క్లుప్తంగా

గణపతికి ప్రత్యేక పూజలు


సంపత్ విజయ గణపతి స్వామివారు

బోట్‌క్లబ్: గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్థానిక దేవదాయ శాఖ డీసీ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న సంపత్ విజయ గణపతి స్వామి వారికి బుధవారం విశేష పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి మహాన్యాస పూర్వక పంచామృతాభిషేకం, అనంతరం గరిక పూజను అర్చకులు నిర్వహించారు. దేవదాయ శాఖ డీసీ కార్యాలయ సూపరిండెంటెంట్ కనపర్తి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ ఈఓ రమణ, భక్తులు పాల్గొన్నారు.

వివేకానంద బోధనలు ప్రపంచానికి ఆదర్శం


వివేకానంద విగ్రహానికి నివాళులర్పిస్తున్న సమితి సభ్యులు

బోట్‌క్లబ్: స్వామి వివేకానంద బోధనలు ప్రపంచ ప్రగతికి ఆదర్శమని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు అన్నారు. అమెరికా మహాసభలో దేశ మత సామరస్యాన్ని వైవిధ్యాన్ని చాటుతూ స్వామి వివేకానంద 1893 సెప్టెంబర్ 11న చేసిన ప్రసంగం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ ప్రసంగానికి 131 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వివేకా అభ్యుదయ సేవా సమితి ఆధ్వర్యంలో వివేకానంద పార్కు ఆవరణలో బుధవారం ఆయన కాంస్య విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు పెంకె నూకరాజు, సభ్యులు చింతలపూడి రఘురాం, రాజేష్, రమేష్, రవికిరణ్, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

చవితి ఉత్సవాల్లో సందడి


రమణయ్యపేటలో నిర్వహించిన నృత్య పోటీలు

కాకినాడ రూరల్: తుపాను ప్రభావం తగ్గడంతో గ్రామాలలో చవితి ఉత్సవాల్లో సందడి కనిపిస్తోంది. పలు గ్రామాలల్లో ఏర్పాటు చేసిన వినాయక శిబిరాల వద్ద ప్రత్యేక పూజలతో పాటు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రమణయ్యపేట గ్రామం పరిధిలో జ్యూయల్ మెడోస్‌లో ఏర్పాటు చేసిన చవితి వేడుకల్లో భాగంగా నిర్వహించిన నృత్య పోటీలు ఆకట్టుకున్నాయి.

సామూహిక సీమంతాలు


సామూహిక సీమంతాలు నిర్వహిస్తున్న సభ్యులు

కాకినాడ రూరల్: లయన్స్ క్లబ్ కాకినాడ సఖీ, శ్రీకారం సంయుక్తాధ్వర్యంలో రమణయ్యపేట మురళీధర్‌నగర్ అంగన్‌వాడీ సెంటర్‌లో బుధవారం సామూహిక సీమంతాలు నిర్వహించారు. గర్భిణులకు శాస్త్రోక్తంగా సీమంతాలు జరిపారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఐసీడీఎస్ సీడీపీఓ వై.లక్ష్మి మాట్లాడుతూ, తల్లి మానసిన ఆనందం పుట్టబోయే బిడ్డ మానసిక స్థితిపై ప్రభావం చూపుతుందని చెప్పారు. ఒత్తిడి లేని మానసిన ఆనందంతో మెలగాలని కోరారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ మార్తమ్మ, క్లబ్ ప్రాంతీయ చైర్మన్ తులసి, సఖి అధ్యక్షురాలు కొడాలి ఉమా, శ్రీకారం క్లబ్ అధ్యక్షురాలు డాక్టరు మీనా ఫర్వీన్, జోన్ చైర్మన్ ఓం నమశ్శివాయ, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

14న యోగా పోటీలు

నాగమల్లితోట జంక్షన్(కాకినాడ సిటీ): కోకనాడ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 14న జేఎన్‌టీయూకే యోగా హాల్‌లో యోగా పోటీలు నిర్వహిస్తున్నట్టు జేఎన్‌టీయూకే యోగా శిక్షకులు సీహెచ్ సుధ బుధవారం తెలిపారు. ట్రెడిషనల్ ఈవెంట్‌లో పదేళ్ల నుంచి 14 ఏళ్ల వారు, ఆర్టిస్టిక్ సోలోలో 14 నుంచి 18 ఏళ్ల వారు, ఆర్టిస్టిక్ పెయిర్‌లో 18 నుంచి 28 ఏళ్ల వారు, రిథమిక్ పెయిర్‌లో 28 నుంచి 35, 35ప్లస్ నుంచి 45 ఏళ్లు, 45ప్లస్ నుంచి 55 ఏళ్ల వారు అర్హులని వివరించారు. వివరాలకు 91334 33491 నంబరులో సంప్రదించవచ్చని చెప్పారు.

పౌష్టికాహారంతోనే ఆరోగ్యం

శంఖవరం: గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పౌష్టికాహారం తీసుకోవడం వల్లే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఐసీడీఎస్ సీడీపీఓ పద్మావతి అన్నారు. వేళంగి అంగన్‌వాడీలో వారోత్సవాల్లో భాగంగా గర్భిణులకు పౌష్టికాహారం అందించారు. ఈ సందర్భంగా సీడీపీఓ మాట్లాడుతూ ప్రభుత్వం చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు నెలకు సరిపడే పౌష్టికాహారం అందిస్తుందన్నారు.


నాగులపల్లి-రమణక్కపేట రోడ్డు మునగడంతో బోటుపై వెళుతున్న ప్రజలు


గొల్లప్రోలు మార్కండేయపురాన్ని ముంచెత్తిన వరద


రమణక్కపేట గ్రామంలోకి చేరిన వరద నీరు


పిఠాపురం 216 జాతీయ రహదారిపై పొంగి ప్రవహిస్తున్న గొర్రిఖండి కాలువ

పీకల్లోతు కష్టం

- పిఠాపురం నియోజకవర్గాన్ని ముంచెత్తిన వరద
- మరింత పెరిగిన ఏలేరు, సుద్దగెడ్డ వరద ఉధృతి
- ఇంకా నీటిలోనే కాలనీలు, రోడ్లు
- భారీ వరదతో చెరువులుగా మారిన పొలాలు
- మూతపడిన 216 జాతీయ రహదారి


పిఠాపురం-నాగులపల్లి రోడ్డుపై పొంగిపొర్లుతున్న నీరు


పిఠాపురం మండలంలో ఏలేరు వరద ఉధృతి


తోటూరులో వరదలో చిక్కుకున్న ఇళ్లు


నీట మునిగిన కొత్తపల్లి మండలం ఇసుకపల్లి

పిఠాపురం/కొత్తపల్లి: ఎటు చూసినా నీరే. చెట్లూ, చేమలూ, గట్లూ, పుట్టలూ.. ఏవీ కనిపించకుండా, భూమి అనేదే ఎక్కడుందో తెలియని పరిస్థితి నెలకొంది. మంగళవారం ఉగ్రరూపం దాల్చిన ఏలేరు సుద్దగెడ్డ, గొర్రిఖండి, పెదఏరు కాలువలు బుధవారం ఉదయానికి మరింత ఉగ్రరూపం దాల్చాయి. నిన్నటి వరకు కనిపించిన పచ్చని పంట పొలాలు కనుచూపు మేరలో కానరావడం లేదు. ఇళ్లు మినహా, రోడ్లు డ్రైన్లు ఎక్కడున్నాయో తెలియదన్నట్టుగా.. వరద నీటితో అంతా సముద్రంలా దర్శనమిస్తున్నాయి. ఓవైపు సముద్రం ఉన్న పిఠాపురం నియోజకవర్గానికి మరోవైపు ఎర్ర సముద్రం వచ్చిందా అన్నట్టుగా ఉంది వరద ఉధృతి.

అంతా నష్టమే..

ఏలేరు అదనపు జలాల విడుదలతో పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాలు జలమయంగా మరాయి. చుట్టూ నీరు మినహా ఏమి కనిపించడం లేదు. వరద ప్రభావంతో ఇప్పటి వరకు పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాల్లో సుమారు 32 వేల ఎకరాల్లో వరి, వాణిజ్య పంటలు నీటిలో పూర్తిగా మునిగిపోవడంతో తీవ్ర నష్టం తప్పదని రైతులు వాపోతున్నారు. ఇంకా రెండు రోజుల పాటు వరద భీబత్సం కొనసాగనుండడంతో, పంటలు పనికి రాకుండా పోయే అవకాశాలున్నాయి. లోతట్టు కాలనీలు నీట మునిగి, ఇళ్లల్లోకి నీరు చేరి స్థానికులు నరకం చూస్తున్నారు. గొల్లప్రోలులో ఈబీసీ కాలనీ, ఎస్సీపేట, సూరంపేటతో పాటు, లోతట్టు కాలనీలన్నీ నీటిమయంగా మారాయి. మరో మూడు రోజుల పాటు వరద ఉండే అవకాశం ఉండడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హైవే మూసివేత!

గొల్లప్రోలు పిఠాపురం మధ్య 216 జాతీయ రహదారిని వరద నీరు ముంచెత్తడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. పోలీసులు రహదారి వెంబడి గస్తీ నిర్వహిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యలుగా వహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు. బుధవారం రాత్రికి వరద తగ్గుముఖం పడితే వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వనున్నారు. పిఠాపురం మండలంలో విరవాడ, విరవ, మంగితుర్తి, కోలంక, ప్రత్తిపాడు, భోగాపురం, రాయవరం, రాపర్తి తదితర గ్రామాలు నీట మునగగా, గొల్లప్రోలు మండలంలో గొల్లప్రోలు నగర పంచాయతీతో పాటు, సూరంపేట, మార్కండేయపురం, ఈబీసీ కాలనీ, అరుంధతీయపేట, ఎస్సీపేట, తాటిపర్తి, చెందుర్తి, వన్నెపూడి, చేబ్రోలు తదితర గ్రామాలు వరద నీటిలో మునిగి ఉన్నాయి.. ఆయా గ్రామాల్లో రోడ్లు వరద నీటిలో మునిగి ఉండడంతో, రెండు రోజుల నుంచి రాకపోకలు నిలిచిపోగా, బుధవారం పైతం వరద తగ్గక పోవడంతో వాహనాల రాకపోకలను అనుమతించ లేదు.


పాత ఇసుకపల్లిలో చెరువును తలపిస్తున్న వరి పొలం


వరద నీటిలో పిఠాపురం పట్టణం

వరద బాధితులను ఆదుకోవాలి


యండపల్లి శివారు తోటూరులో వరద బాధితులతో మాట్లాడుతున్న వంగా గీత

- ముంపు ప్రాంతాల్లో మాజీ ఎంపీ గీత పర్యటన

కొత్తపల్లి: ఏలేరు వరద ముంపు ప్రాంతాలైన నాగులపల్లి, రమణక్కపేట, యండపల్లి శివారు తోటూరుల్లో బుధవారం వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి వంగా గీత పర్యటించారు. వరద పరిస్థితిని సమీక్షించారు. ముంపు బాధిత ప్రజలతో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. బాధితులకు ఆహారం, తాగునీరు అందించాలని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలు వరద కారణంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆమె వెంట వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు ఆనాల సుదర్శన్, నాయకులు వాడిశెట్టి నారాయణరెడ్డి, రావు చిన్నారావు, జ్యోతుల బాబులు, జ్యోతుల చక్రబ్బాయి, గండేపల్లి బాబి, ఉప సర్పంచులు గుర్రాల చిరంజీవి కుమార్, గంద్ర శ్రీధర్, నేరెళ్లరెడ్డి తదితరులు ఉన్నారు.


రమణక్కపేటలో నీట మునిగిన వరిపొలం


గొల్లప్రోలు నగర పంచాయతీలోని ఓ వీధి ఇలా..


తోటూరులో ఇళ్లను చుట్టుముట్టిన వరద నీరు


ముంపు ప్రాంతంలో పర్యటిస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు

వరద బాధితులకు సాయం


వీరవరం వరద బాధితులకు భోజన ప్యాకెట్లు తరలిస్తున్న సీజీఎం బృందం

పెద్దాపురం: వరద ముంపు వల్ల ఇబ్బందులు పడుతున్న రైతాంగాన్ని, వరద బాధిత కుటుంబాలను ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని క్రిస్టియన్ గాస్పల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు నంగిన శామ్యూల్ సుదీప్, క్రీస్తు శాంతి ప్రార్థన మందిరాల వ్యవస్థాపకులు నంగిన సత్యానందం, శాంతివర్ధన విభిన్న ప్రతిభావంతుల పాఠశాల నిర్వాహకులు రాయవరపు వీరబాబు కోరారు. మండలంలోని తిరుపతి గ్రామం నుంచి బుధవారం సాయంత్రం కిర్లంపూడి మండలం వీరవరం గ్రామంలోని ముంపు బాధితులు సుమారు 2,500 మంది కోసం భోజనం ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లను ట్రాక్టర్లలో తరలించారు. ఈ వాహనాలను దైవజనులు సత్యానందం ప్రారంభించగా, సుమారు 60 మంది సీజీఎం బృందం సహాయక చర్యల కోసం వీరవరానికి తరలివెళ్లారు. కార్యక్రమంలో దైవజనులు వంకా జాన్, జేమ్స్, బ్లెస్సింగ్‌తో పాటు, సీజీఎం సభ్యులు పాల్గొన్నారు.

జోరుగా గ్రావెల్ అక్రమ తవ్వకాలు


ట్రాక్టర్‌లో తరలిస్తున్న గ్రావెల్

కోటనందూరు: స్థానిక గొంపకొండపై గ్రావెల్ అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. పంచాయతీకి పైసా కట్టకుండా రాజకీయ నాయకుల అండదండలతో గ్రావెల్ మాఫియా జేబులు నింపుకొంటుంది. పట్టపగలే మితిమీరిన వేగంతో ట్రాక్టర్లలో గ్రావెల్‌ను తరలిస్తూ జనజీవనానికి ఇబ్బంది కలిగిస్తున్నారు. ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా తమ కళ్లముందే గ్రావెల్‌ను తరలించేస్తున్నా..అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ దందా సాగిస్తున్న గ్రావెల్ మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఎస్సీ వర్గీకరణ తీర్పును పునః సమీక్షించాలి

- మాల మహానాడు జేఏసీ నేతల ర్యాలీ, ధర్నా


డీఆర్‌ఓకు వినతిపత్రం ఇస్తున్న మాల మహానాడు జేఏసీ నాయకులు

కాకినాడ సిటీ: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జాతీయ నాయకత్వం చేపట్టిన నిరసన కార్యక్రమాలకు సంఘీభావంగా కాకినాడ కలెక్టరేట్ సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ సిద్ధాంతుల కొండబాబు మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధంగా, మాలలకు వ్యతిరేకంగా ఉందని చెప్పారు. 11 మంది ధర్మాసనంతో కూడిన బెంచి ఏర్పాటు చేసి, ఈ తీర్పును పునఃసమీక్షించాలన్నారు. ఎస్సీ రిజర్వేషన్లను 25 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. మాల మహానాడు జేఏసీ నాయకులు తోటి చెంగల్‌రావు, కుంచంగి రఘు, బుంగా సతీష్‌కుమార్, ఏనుగుపల్లి కృష్ణ, వరసాల జాన్‌ప్రభాకర్ తదితరులు మాట్లాడుతూ దళితుల మధ్య చిచ్చు పెట్టి, వారి ఐక్యతను దెబ్బతీసేందుకు మనువాద పార్టీలు చేస్తున్న కుట్రలో భాగమే ఎస్సీ వర్గీకరణ అని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా దళితులంతా ఐక్యంగా గ్రామాల వారీగా ఉద్యమించారని, ఇప్పటికైనా వర్గీకరణ అంశాన్ని విరమించుకోవాలన్నారు. లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం ఆందోళనకారులు డీఆర్‌ఓ తిప్పే నాయక్‌కు వినతిపత్రం అందజేశారు.

విద్యార్థులకు వ్యవసాయంపై అవగాహన

గండేపల్లి: వ్యవసాయం లాభసాటిపై సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం అతిథి ఉపన్యాసం నిర్వహించినట్టు డిప్యూటీ వైస్ చాన్సలర్ ఎం.శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైపర్ స్పెక్ట్రల్ ఇమేజ్ ప్రాసెసింగ్‌ను వినియోగించి పంటలు, పండ్లలో పలు వ్యాధులను సకలంలో గుర్తించి వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకోవచ్చునని వివరించారు. వైఎస్ఆర్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, వ్యవసాయ ఇంజినీరింగ్ విభాగంలో రిసోర్స్ పర్సన్‌గా ఎం.నవీన్‌కుమార్ పాల్గొని విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.

రైతులను ఆదుకోవాలి


గోనేడలో నీట మునిగిన పొలాల్లోకి దిగి నిరసన వ్యక్తం చేస్తున్న కర్నాకుల తదితరులు

కిర్లంపూడి: వదరలకు పంటను నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎకరాకు రూ.30 వేల నష్టపరిహారం చెల్లించి, బ్యాంకు రుణాలు మాఫీ చేయాలన్నారు. బుధవారం ఆయన గోనేడ శివారు ఏలేరు కాలువ గట్టు గండిని, నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. వీరాంజనేయులు మాట్లాడుతూ ఏలేరు కాలువ ఆక్రమణలకు గురికావడంతోనే పంట పొలాలు తరచూ నీట మునిగి వేలాది మంది రైతులు నష్టపోతున్నారన్నారు. ఏలేరు కాలువ సమీపంలో ఉన్న గ్రామాలు ములిగిపోవడంతో ప్రజలకు ఇళ్లను కోల్పోయి అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విపత్తులు జరిగిన తరువాత నాయకులు సందర్శించడమే తప్ప శాశ్వత పరిష్కారాలు చూపడంలేదన్నారు. ఏలేరు పరివాహక గ్రామాల్లో వరదలకు ఇళ్లు కోల్పోయిన వారందరికీ పక్కా గృహాలు కట్టించాలని, ఆరు నెలలపాటు నిరుద్యోగ భృతి కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణాలో హైడ్రా చట్టం తీసుకొచ్చినట్టు ఆంధ్రప్రదేశ్‌లో కూడా అటువంటి చట్టాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ భూముల్లో చేపట్టిన ఆక్రమణలను తొలగించాలని వీరంజనేయులు సూచించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రమేష్, డాన్ శ్రీను, కానూరి సత్తిబాబు, స్థానిక రైతులు ఉన్నారు.

పట్టు పట్టి.. మెరిట్ కొట్టు

- 'ఉపకారం' పొందాలంటే ప్రతిభ చూపాల్సిందే..
- ఎన్ఎంఎంఎస్‌తో పేద విద్యార్థులకు బాసట
- డిసెంబర్ 8న రాత పరీక్ష
- ఎంపికైతే ఇంటర్ వరకు ఏడాదికి రూ.12 వేల స్కాలర్‌షిప్


కాండ్రకోట ఉన్నత పాఠశాలలో విద్యార్థినులు

పెద్దాపురం: కష్టపడకుండా ఏదీ దరి చేరదు. చదువులోనైనా.. జీవితంలో అయినా. అందుకే పేదరికం చదువుకు ఆటంకం కాకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకు భరోసా కల్పిస్తోంది. ఎనిమిదో తరగతిలో డ్రాపౌట్స్ నివారించేందుకు ఏటా నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్ఎంఎంఎస్)తో ప్రోత్సహిస్తోంది. ఎంపికైన విద్యార్థులకు తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు ఏడాది రూ.12 వేల చొప్పున స్కాలర్‌షిప్‌ను అందిస్తోంది.

అర్హతలు ఇవే..

జిల్లా పరిషత్ మోడల్, ఎయిడెడ్, మున్సిపల్ తదితర ప్రభుత్వ పాఠశాలల్లో 2024–25 విద్యా సంవత్సరంలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు అర్హత సాధిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.3.50 లక్షల లోపు ఉండాలి. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతూ, ఏడో తరగతిలో జనరల్, బీసీ కులాలకు చెందిన వారైతే 55 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ కులానికి చెందిన వారు 50 శాతం మార్కులు సాధించాలి. జనరల్, బీసీ విద్యార్థులకు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.50 పరీక్ష ఫీజు చెల్లించి, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.

రాష్ట్ర వ్యాప్తంగా 8న పరీక్ష

ఎన్ఎంఎంఎస్ స్కాలర్‌షిప్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 8న రాత పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో పరీక్ష ఉంటుంది. ఈ పరీక్ష రెండు విభాగాల్లో ఉంటుంది. ఒకటి మెంటల్ ఎబిలిటీ (ఎంఏటీ) కాగా, రెండోది అప్టిట్యూడ్ టెస్ట్ (ఎస్ఏటీ). 6, 7, 8 తరగతుల పాఠ్య పుస్తకాల్లోని సైన్స్, గణితం, సామాజిక అధ్యయనాల విభాగాల్లో 90 మార్కుల చొప్పున మొత్తం 180 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఇస్తారు. నియోజకవర్గంలోని పెద్దాపురం, సామర్లకోట అర్బన్, రూరల్ పాఠశాలల్లో ఎనిమిది, తొమ్మిది తరగతుల విద్యార్థులు 8,043 మంది ఉన్నారు.

ప్రతిరోజూ సాధన చేయాలి



కేవలం పరీక్షలు దగ్గర పడ్డాక చూద్దామని కాకుండా, ఇప్పటి నుంచే ప్రతి రోజూ రెండు గంటల సమయం కేటాయించి చదవాలి. ఎక్కువగా అప్టిట్యూడ్‌పై దృష్టి సారించాలి. ఏటా మా పాఠశాల నుంచి విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ స్కాలర్‌షిప్‌కు ఎంపికవుతున్నారు. వారిలో నేను ఉండడం చాలా సంతోషంగా ఉంది.

– బి.మనస్విని, విద్యార్థిని, 9వ తరగతి, మున్సిపల్ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, పెద్దాపురం

సద్వినియోగం చేసుకోవాలి



ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఎక్కువ మంది ఎన్ఎంఎంఎస్ స్కాలర్‌షిప్ పరీక్ష రాసేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎంపికైన విద్యార్థులకు తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు ఏటా రూ.12 వేల స్కాలర్‌షిప్ వస్తుంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

– ప్రభాకరశర్మ, ఎంఈఓ–1, పెద్దాపురం